

పిలక కత్తిరింపు మహోత్సవం

జుట్టు ముడి నుండి రాజకీయ చిక్కుముడి వరకు... ఒక వ్యంగ్య విశ్లేషణ

రచన: శర్మ | దినపత్రిక శైలి ప్రచురణ

NotebookLM


వేసవి తాపం.
అంబష్టుడికి పిలుపు.
చిక్కడిపోయిందండీ!
చిక్కు రాదు.
ఎలా! అదేమో జానడు పిలక.
వద్దు, దాన్ని అలా వదిలెయ్యి,
నేనే చూసుకుంటా!

NotebookLM



ఈ రోజుల్లో పిలక పెట్టుకునేవాళ్ళే లేరు, మాటల్లోనైనా శర్మగారి పిలక కత్తిరించేనానక ఉండలేవు. అంచేతా నేనే కత్తిరించుకుంటే సరిపోతుందిగా!

చివరకి ముడిపైకి కత్తిరింపు మహోత్సవం విజయవంతం. మిగిలింది బెత్తెడు పిలక.

NotebookLM

పిలక: కేవలం జుట్టు కాదు, అది ఒక అధికారం







చరిత్రలో నాయకులు కేవలం పాలించలేదు. ప్రత్యర్థుల చిక్కుముడులను విప్పడానికి, తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి వారికి ప్రత్యేకమైన సంకేతాలు ఉండేవి. ఆంధ్ర రాజకీయాలలోని ఆ దిగ్గజాలను ఒకసారి స్మరించుకుందాం...

NotebookLM

శ్రీ వందేమాతరం రామచంద్ర రావు

ఆయుధం: కోర్టు కేసులక

వ్యూహం: తనపై నెగ్గినవారందరిని కోర్టుకు ఈడ్చడం

ఫలితం: నెగ్గి, పదవులు ఊడగొట్టడం. ఆయన ఉంటే దినదిన గండమే!



NotebookLM

శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి

ఆయుధం: టోపీ

వ్యూహం: సభలో టోపీ సద్దితే చాలు...

ఫలితం: ఎవరికో మూడిందని సంకేతం!

NotebookLM

శ్రీ మర్రి చెన్నారెడ్డి

ఆయుధం: చేతిలో కర్ర & పెన్ను

వ్యూహం 1: కర్ర చెయ్యి మారితే పని అయినట్టే.

వ్యూహం 2: ‘Not Approved’ ని ‘Note Approved’ గా మార్చడం. కేవలం ఒక అక్షరం తేడాతో తలమ మార్చే చాకచక్యం!



NotebookLM

నాయకులు - వారి సంకేతాలు

నాయకుడు	అధికార సంకేతం	రాజకీయ వ్యూహం
వందేమాతరం రామచంద్ర రావు	న్యాయస్థానం	ప్రత్యర్థుల పదవులు ఊడగొట్టడం.
కాసు బ్రహ్మానందరెడ్డి	తలపై టోపీ	టోపీ సద్దుతూ భయం పుట్టించడం.
మర్రి చెన్నారెడ్డి	చేతిలో కర్ర & ఫైల్స్	'Not' ని 'Note' గా మార్చే నైపుణ్యం.

గతం స్పష్టం... మరి వర్తమానం?

NotebookLM

నేటి రాజకీయ చిక్కుముడి: ఉమెన్స్ బిల్లు



అయినా...

NotebookLM

రాజకీయ త్రాసు: ఓటమిలోనూ గెలుపు!



NotebookLM

మరి ఎవరి పిలక ఎవరు కత్తిరించారు?



చూసినవాళ్ళు స్వయం పిలక కత్తిరింపుకీ దీనికి పోలికుందా? అనుకుంటున్నారు.

NotebookLM

కామెంట్ బాక్స్ దర్బార్: శర్మ vs జిలేబీ

ఒక పెద్దనోటి బెంగాలీ భామ
గెల్చేసేం అంటూంది...
ఇక కాంగ్రెస్ నుంచి ఒక భామ
ప్రజాస్వామ్యం బతికింన్నారు.

కాంగిరేసు భామ
తెలుగు భామామణియేనా?
మా మీ రేణుకామ్మ గార్ని
మరిచిపోనారు!

ప్రతిపక్షం గెలిచినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బతుకుతుందా?

NotebookLM

ప్రజాభిప్రాయ పటం

బిల్లు వీగిపోయింది

ఆశావాదులు: "ప్రజాస్వామ్యం బతికింది" - ప్రతిపక్ష గెలుపే ప్రజాస్వామ్యమా?



మేధావులు: ఒకరి పిలక ఒకరు కత్తిరించేమనుకుంటున్నారు...

సామాన్యులు: మా పిలకలు కత్తిరింపబడకుండా ఉద్ధరింపబడ్డాయి!

NotebookLM

అసలు ఆట 2029లో...

ఇది ప్రభుత్వపక్షం వేసిన వల,
ప్రతిపక్షం ఎగిరిపడి వచ్చి చిక్కుకు.
దీని ఫలితం 2029లో తెలుస్తుంది,
వేచి చూడాలంటున్నారు.

NotebookLM

పిలక కత్తరింపు పిట్టకతల తోడు

దేశ మందు జరుగు దెబ్బలాట జోడి

తాత బల్కె జుట్టురాలెడు తీరు

రాజకీయ మనగ రచ్చ యేను

ఏ ఎలక్షన్‌లో ఎవరు జాదూగర్ చేస్తారో, వేచి చూద్దాం.

NotebookLM